క్లుప్తంగా

వేగంగా హైవే విస్తరణ పనులు

మండవల్లి: నేషనల్ హైవే విస్తరణ పనులు మండవల్లిలో వేగంగా నిర్వహిస్తున్నారు. గుడివాడ – భీమవరం ఆర్అండ్బీ రహదారికి ఇరు వైపులా డ్రెయినేజీ సిస్టంను అభివృద్ధి చేశారు. సూపర్వైజర్ నరేష్కుమార్ పనులను పర్యవేక్షిస్తున్నారు. రెండు సంవత్సరాలకు పూర్తి స్థాయిలో నేషనల్ హైవే విస్తరణ జరుగుతుందని ఆయన తెలిపారు.

వలంటీరు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

గుడివాడటౌన్: గుడివాడ పురపాలక సంఘ పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీరు పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని మున్సిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ వార్డుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతులు లభించాయని ఆసక్తి గలవారు ఏప్రిల్ 6వ తేదీలోగా ఆన్లైన్ ద్వారాగాని, ప్రత్యక్షంగా కాని దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత వార్డు సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా ఆయన సూచించారు.

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కృషి



కైకలూరు(కలిదిండి): రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని ఏలూరు జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఎస్కే చాన్బాషా అన్నారు. కలిదిండి మిల్రెట్రీపేట నూతన మసీదులో శుక్రవారం నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇటీవల వక్ఫ్ బోర్డు డైరెక్టర్గా ఎన్నికైన చాన్బాషాను పలువురు ముస్లిం పెద్దలు సన్మానించారు. నియామకానికి సిఫార్సు చేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)కు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని డైరెక్టరు చాన్బాషా చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు సయ్యద్ గఫర్, అమీర్, ఉస్మాన్, ఎండీ కమల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ఆటో ప్రమాదంలో బాలికకు గాయాలు

కైకలూరు: నిర్లక్ష్యంగా ఆటో నడపడంతో ఆడుకుంటున్న మూడేళ్ల పాప కాలు విరిగిన ఘటన కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోపిపాల్రాజ్ కుమార్తె ధనుష్క (3) బుధవారం తమ ఇంటి సమీపంలో ఉన్న సీసీ రోడ్డుపై ఆడుకుంటోంది. అతివేగంగా వచ్చిన ఆటో తగలడంతో పాప కాలు విరిగింది. డ్రైవర్ పరారయ్యాడు. గురువారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారిపై కుక్క దాడి



పెనమలూరు: కానూరు సనత్నగర్లో చిన్నారిపై కుక్క దాడి చేసింది. స్థానిక పెద్ద మసీదు షేక్ అప్సర్, షబానా కుమారుడు ఆసిఫ్ (2) ఇంటి వద్ద బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి ఆడుకుంటుండగా అక్కడే ఉన్న వీధి కుక్కల్లో ఒకటి వచ్చి చిన్నారి పై దాడి చేసింది. కుక్క దాడి చేసిన సమయంలో అక్కడ ఉన్న వారు చూసి బాలుడి ప్రాణాలు కాపాడారు. బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు విపరీతంగా పెరిగాయి. రోడ్డు పై వెళ్లే వారి పై కుక్కలు దాడి చేస్తున్నాయి. స్థానికులు గతంలో కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

కాపు కల్యాణ మండపానికి నిధుల మంజూరుపై హర్షం

హనుమాన్జంక్షన్రూరల్: హనుమాన్జంక్షన్లో కాపు కల్యాణమండపం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల నిధులు మంజూరు చేయటం హర్షణీయమని ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్, కాపునాడు నేత నక్కా గాంధీ అన్నారు. స్థానిక విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాపు కల్యాణ మండపానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరైయ్యాయన్నారు. సీఎం డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.25 లక్షలు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాపు సామాజికవర్గ సంక్షేమం, అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని చెప్పారు. రెండు దశాబ్దాలుగా కాగితాలపై ప్రతిపాదనలకే పరిమితమైన కాపు కల్యాణ మండపం తాజాగా నిధులు మంజూరుతో త్వరలోనే నిర్మాణం ప్రారంభమవుతుందని గాంధీ చెప్పారు.



అపర భద్రాద్రి మోటూరులో హాజరైన భక్తులు



గుడివాడ బంటుమిల్లి రోడ్డులో కోదండ రామాలయంలో సామూహిక కల్యాణం చేస్తున్న భక్తులు



ఉంద్రపూడి-పోలవరం అడ్డరోడ్డు వద్ద సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు



పామర్రులోని శ్రీవీరాంజనేయస్వామి దేవస్థానంలో సామూహికంగా కల్యాణాల్లో పాల్గొన్న భక్తులు



తోట్లవల్లూరులో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న భక్తులు

కమనీయంగా సీతారాముల కల్యాణం

- మోటూరుకు భారీగా తరలివచ్చిన భక్తులు
- 10వేల మంది భక్తులకు అన్నసమారాధన

గుడివాడరూరల్: అపర భద్రాద్రిగా పేరుగాంచిన గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గురువారం శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాచలంలో స్వామివారి కల్యాణం ముగిసిన అనంతరం ఇక్కడ జరిగే తిరుకల్యాణాన్ని తిలకించేందుకు జిల్లాతో పాటు పరిసర జిల్లాలు, ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా ఆలయ ఈవో నటరాజ షణ్ముఖం, శ్రీదేవి దంపతులు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలను వేదపండితుల ద్వారా సమర్పించారు. అనంతరం దాదాపు 10 వేల మందికి భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నసమారాధన కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ ప్రారంభించారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గొర్రె పాండురంగారావు, కొరగంటి పండు, గ్రామ సర్పంచ్ కొరగంటి పద్మ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూరల్ సీఐ కేఎన్వీ జయకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మీనరసింహమూర్తి తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. రాత్రికి స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, దేవదాయ,ధర్మదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



అపర భద్రాద్రి మోటూరులో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు



వెంట్రప్రగడ పట్టాభిరామయ్య ఆలయంలో జరుగుతున్న సీతారాముల కల్యాణం

గుడివాడలో...

గుడివాడటౌన్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రామాలయాలైన బంటుమిల్లి రోడ్లోని శ్రీ కోదండ రామాలయం, పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గల రామాలయం, ఆంజనేయ పేటలోని కోర్టు రామాలయం, నాగవరప్పాడులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో, కృష్ణమందిరంలో యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో, శ్రీరామపురంలో వెలమ సేవాసంఘం ఆధ్వర్యంలో, బేతవోలు శ్రీ కోదండ రామాలయంతో పాటు పలు ప్రాంతాల్లో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు. బంటుమిల్లి రోడ్లోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముల సామూహిక కల్యాణం జరిపారు. నందివాడ మండలంలోని జనార్దనపురం, నందివాడ, పుట్టగుంట, కుదరవల్లితో పాటు అన్ని గ్రామాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

పామర్రులో...

పామర్రు:ఉంద్రపూడి-పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మట్టా పూర్ణచంద్రరరావు ఆధ్వర్యంలో భక్తులతో సామూహికంగా కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 45 మంది దంపతులు ఈ మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం సుమారు రెండు వేల మందికి అన్న సమారాధన చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్.సత్యవతి, ఆలయ అర్చకులు అగ్నిహోత్రం రామాచార్యులు, ఆలయ సిబ్బంది శేఖర్, ఆలయ కమిటీ సభ్యులు డి.డి.ప్రసాద్, కె.రాణి తదితరులు పాల్గొన్నారు. పామర్రులోని విష్ణాలయంలో సీతారాముల కల్యాణం అత్యంత ఘనంగా చేశారు. భక్తులు ఆరుమళ్ల రామకృష్ణారెడ్డి దంపతులు పీటలపై కూర్చుని కల్యాణం జరిపించారు. రాపర్లలోని వీరాంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించి, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కె.ప్రభాకర్, అంజియ్య, రామ్మోహన్ పాల్గొన్నారు.

మండలంలోని జమీదగ్గుమిల్లిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో కూనపరెడ్డి ఉదయ భాస్కరరావు, అమ్మాజీ దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం రమణీయంగా జరిగింది. అర్చకులు ఆర్కేబీ అప్పలాచార్యుల మంత్రోచ్చారణ నడుమ మంగళవాయిద్యాలతో కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కేఎస్ఆర్ దాస్, శీతాల శ్రీనివాసరావు, రావూరి అచ్యుతరావు, కూనపరెడ్డి చెన్నారాయుడు, ఉమ్మడిశెట్టి దుర్గానాగమల్లేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. పామర్రు, జురువరం, పసుమర్రు, పెరిశేపల్లి, నిమ్మకూరు, నిభానుపూడి, కురుమద్దాలి, కనుమూరు, ఉరుటూరు తదితర గ్రామాల్లో శ్రీరామనవమి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

మండవల్లిలో...

మండవల్లి: మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో సీతారామకల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. మండవల్లి శివాలయం వీధి కోదండరామస్వామి మందిరంలో అర్చకుడు కామేశ్వరరావు మంత్రోచ్చరణ నడుమ గుడివాడ పూర్ణ వెంకట సాయికృష్ణ దంపతులు పీటలమీద కూర్చుని సీతారాముల కల్యాణం నిర్వహించారు. మాజీ సర్పంచ్ గుడివాడ చిట్టిబాబు, మురళీకృష్ణ, వెంకయ్య, అనంత్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వెలమపేట సీతారామమందిరంలో భక్తుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్టేషన్రోడ్లోని కోదండరామాలయంలో సీతారామ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తోట్లవల్లూరులో...

తోట్లవల్లూరు: శ్రీరామనవమి వేడుకలను మండల వ్యాప్తంగా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. సీతారాముల కల్యాణ శోభతో రామమందిరాలు కళకళలాడాయి. తోట్లవల్లూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, తూర్పు యాదవ రామాలయం, పడమర యాదవ రామాలయం, తూర్పు గౌడ రామాలయం, పడమర గౌడ రామాలయం, రజకపేట రామాలయం, పీహెచ్సీ రోడ్లోని రామాలయం, రిక్షాస్టాండ్ వద్ద నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేదమంత్రోచ్చరణల నడుమ సీతారాముల కల్యాణాలను అర్చకులు వేడుకగా జరిపారు. అనంతరం అన్నసమారాధనలు జరిగాయి. కల్యాణోత్సవాలను ఆయా ఆలయ కమిటీలు పర్యవేక్షించాయి.

గుడ్లవల్లేరులో...

గుడ్లవల్లేరు: మండలంలో వాడవాడలా శ్రీరామనవమి వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. కొతవరం పెద దళితవాడలో ప్రముఖ సినీ నిర్మాత చల్లపల్లి అమరప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు. గుడ్లవల్లేరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంజనేయ స్వామివారి గుడి వద్ద సీతారామ కల్యాణాన్ని మత్స్య సొసైటీ వారు చేపట్టారు.

పెదపారుపూడిలో...

పెదపారుపూడి: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వెంట్రప్రగడలో పట్టాభిరామయ్య ఆలయం వద్ద సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెదపారుపూడి రామాలయం వద్ద స్వామి వార్ల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన చేశారు. యలమర్రు రామాలయం వద్ద పెద్ద సంఖ్యలో దంపతులు పీటలపై కూర్చుని కల్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు పానకం, తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు.

కూచిపూడిలో...

మొవ్వ: మొవ్వ మండలంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుకలు గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని కూచిపూడి, పెదపూడి, మొవ్వ, కొండవరం, పెదముత్తేవి, కోసూరు, కాజ, నిడుమోలు, చినముత్తేవి, వేములమడ, గూడపాడు, కారకంపాడు తదితర గ్రామాల్లోని రామాలయాల్లో కల్యాణ మహోత్సవాలను కనుల పండువగా నిర్వహించి, పానకం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున ఆలయాల వద్ద అన్నసమారాధన, తీర్థప్రసాద వియోగం చేశారు.



మండవల్లి స్టేషన్ రోడ్లోని కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం

శ్రీరాముని సుపరిపాలన ఆదర్శం

కైకలూరు: తండ్రి మాట జవదాటని కొడుకుగా, ఆదర్శ భర్తగా, తమ్ముళ్లకు ప్రియమైన అన్నగా శ్రీరాముడు చూపించిన ధర్మమార్గం నేటి తరానికి ఆదర్శనీయమని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) చెప్పారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు రామాలయాలను గురువారం ఆయన దర్శించుకుని ఎమ్మెల్యే పూజలు చేశారు. తాడినాడలో అపర భద్రాద్రిగా పేరు గడించిన సీతారాముల దేవస్థానంలో ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేను ఆహ్వానించారు. సీతారాముల కల్యాణం నిమిత్తం ఎమ్మెల్యే పట్టు వస్త్రాలను సమర్పించారు. కలిదిండి అభయాంజనేయ స్వామి, ఆటపాక తూర్పు, మెయిన్రోడ్ రామాలయాల్లో ఎమ్మెల్యే పూజలు చేశారు. కార్యక్రమాల్లో కలిదిండి మండల వైస్ ఎంపీపీలు కనకదుర్గారాణి, నాగలక్ష్మి, కలిదిండి సర్పంచ్ మసిముక్కు మారుతీప్రసన్న, ఆటపాక ఉపసర్పంచ్ బావిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కైకలూరులో రైల్వేస్టేషన్, కిరాణా మర్చంట్స్ ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద, కుమారి టాకీస్ సమీప ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, వెలంపేట, ఏలూరు రోడ్, కాపుల వీధిలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. పలు చోట్ల అన్న సమారాధనలు ఏర్పాటుచేశారు.

రాములోరి పాలన జగతికి ఆదర్శం

శ్రీరామచంద్రుని ధర్మపరిపాలన అందరికీ ఆదర్శం కావాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నియోజకవర్గంలోని పలు రామాలయాలను ఆయన గురువారం సందర్శించారు. కైకలూరు, ఆటపాక, గోనెపాడు, భుజబలపట్నం, రాచపట్నం, పెంచికలమర్రు, కొట్టాడ, కలిదిండి మండలం తాడినాడ, కాళ్లపాలెం, కలిదిండి, కోరుకొల్లు గ్రామాల్లో జరిగిన నవమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అపర భద్రాద్రిగా కొనియాడబడుతున్న తాడినాడ సీతారామస్వామి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలను ఎమ్మెల్సీ అందించారు. భుజబలపట్నం గ్రామంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు సయ్యపురాజు గుర్రాజు దంపతులచే నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని నూతన వస్త్రాలను బహూకరించారు.



భుజబలపట్నంలో స్వామివారికి నూతన వస్త్రాలు అందిస్తున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ



చినతాడినాడలో స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఎమ్మెల్యే డీఎన్నార్

సింగరాయపాలెంలో...

ముదినేపల్లి రూరల్: మండలంలో శ్రీరామనవమి వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. సింగరాయపాలెం బావాజీ మఠంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారామ కల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. కల్యాణానికి ముందు సీతారామ లక్ష్మణ సమేత ఉత్సవ విగ్రహాలను హనుమంతు వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో హాజరైన బంజారాలు 'భోగ్' ఉత్సవం నిర్వహించారు. బంజారాల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కల్యాణ వేదికపై ఉత్సవ విగ్రహాలను ఉంచి, అందంగా అలంకరించి ప్రధాన అర్చకుడు ఆసూరీ రంగనాథాచార్యుల ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు చైర్మన్ మీగడ నెలబాలుడు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన ఏర్పాటుచేశారు. మండలంలో వాడవాడలా రామాలయాల్లో సీతారాముల కల్యాణాలు ఘనంగా నిర్వహించారు. అన్నసమారాధనలు నిర్వహించారు.బొమ్మినంపాడు నూతన సీతారామ లక్ష్మణ సమేతా ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన నవమి వేడుకల్లో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణానికి పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపీపీ చొప్పర్ల సునీత, ఆలయ ధర్మకర్త కూనపరెడ్డి నాగవెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



సింగరాయపాలెంలో హనుమంతు వాహనంపై నిర్వహిస్తున్న గ్రామోత్సవం

శివారు ప్రాంతాలకు మహర్దశ

- రూ.26.54 కోట్లతో అభివృద్ధి
- అన్ని రకాల మౌలిక వసతులు
- త్వరలోనే పనులు ప్రారంభం

గుడివాడటౌన్: గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పట్టణ శివారులో పేదలు నివసించే ప్రాంతాలు అభివృద్ధి పనులకు నోచుకోలేదు. సుమారు 10 ఏళ్లకు పైబడి కాలనీలు ఏర్పడినా అక్కడ కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. పట్టణంలోని వాంబే కాలనీ, మందపాడు కాలనీ, ఇందిరానగర్ కాలనీ, ఇతర ప్రాంతాలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో లే-అవుట్లు వేసి పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సమయంలో హౌసింగ్ శాఖ కల్పించిన విద్యుత్ సౌకర్యం, కంకర రోడ్లు, కచ్చా డ్రెయిన్లు మినహా ఇతరత్రా ఏ ఒక్క అభివృద్ధి పనులు ఈ ప్రాంత ప్రజలు నోచుకోలేదు. కాలనీల్లోని గృహ యజమానులు పరస్పరం సహకరించుకుంటూ సొంత సొమ్ముతో రోడ్లను మెరక చేసుకున్నారే తప్ప తెలుగుదేశం పాలనలో ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఏనాడూ నేతలు దృష్టి పెట్టలేదు. 2016-17లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మిగులు నిధులు రూ.6 కోట్లు మంజూరైతే వాటితో రాజేంద్రనగర్, టీచర్స్ కాలనీ వంటి ధనిక వర్గాల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారే తప్ప పేదలు నివసించే ప్రాంతాల్లో ఏ పనులూ చేయలేదు. తాము అధికారంలోకి వస్తే శివారు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ప్రస్తుతం ఈ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించారు.




గుడివాడ దనియాలపేటలో అధ్వానంగా రహదారి

త్వరలో టెండర్లు ఖరారు

ప్రస్తుతం రూ.26.54 కోట్లతో పేదప్రజలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. 30వ వార్డులోని దనియాలపేటలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతులకు రూ.9.23 కోట్లు, మందపాడు న్యూ కాలనీ అభివృద్ధికి రూ.3.39 కోట్లు, బేతవోలు వాంబే కాలనీ సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.3.31 కోట్లు, ఇందిరానగర్ కాలనీకి రూ.2.38 కోట్లతో పాటు ఇతర అభివృద్ధి పనులకు మొత్తం రూ.26.54 కోట్లు మంజూరు చేయించారు. ఈ మేరకు ఈనెల 23న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి నిధుల మంజూరుపత్రం పురపాలక సంఘానికి చేరింది. త్వరలో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు అంటున్నారు. తాను ఇచ్చిన మాట ను నిలుపుకొని మీ వద్దకు ఓట్లు అడగడానికి వస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని మాట నిలుపుకొంటున్నారని పూర్తి స్థాయిలో తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకం తమకుందని అంటున్నారు.


పదిహేనేళ్ల నిరీక్షణకు తెర



మా కాలనీ ఏర్పడి సుమారు పదిహేనేళ్లు అయింది. అప్పటి నుంచి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, అధికారులు హామీలు ఇస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కరించినవారే లేరు. 2019 ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన కొడాలి నానికి మా ప్రాంత సమస్యలు వివరించాం. తిరిగి అధికారంలోకి వస్తే సీసీ రోడ్లు, డ్రెయిన్లు శాశ్వత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం రూ.9.23 కోట్లు మంజూరు చేయించడం అభినందనీయం.

– వి.పాపారావు, దనియాలపేట


దివంగత నేత చేసిన అభివృద్ధే



దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో మా ప్రాంతంలో కాలనీ ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చారు. 2008లో కంకర రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని చొరవతో గత ఏడాది ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మించారు. ఇప్పుడు ఇతర రోడ్ల నిర్మాణానికి రూ.3.31 కోట్లు మంజూరు చేయించారు. మా ప్రాంత ప్రజలంతా వైఎస్సార్సీపీకి, కొడాలి నానికి రుణపడి ఉంటాం.

– ఓలేటి సింహాచలం, వాంబేకాలనీ

త్వరలో పనులు ప్రారంభిస్తాం



పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.26.54 కోట్లు కేటాయిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వెంటనే టెండర్లు ఖరారు చేస్తాం. వేసవికాలం వాతావరణం కూడా అనుకూలించే నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం.

– వి.మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్

పామర్రు యూబీఐ శాఖ అరుదైన రికార్డు

పామర్రు: ఒక్క రోజులో రెండు కోట్ల గోల్డు లోన్లను మంజూరు చేసి పామర్రు యూనియన్ బ్యాంక్ అరుదైన రికార్డును సొంతం చేసుకుని, పాన్ ఇండియా స్థాయిలో రెండవ స్థానం సాధించిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ హరిరామ్ వెల్లడించారు.ఈ సందర్భంగా గురువారం స్థానిక పామర్రు యూబీఐ శాఖలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం హరిరామ్ మాట్లాడుతూ పాన్ ఇండియా స్థాయిలో గురువారం 'ఒక్క రోజులో కోటి బంగారు రుణ వితరణ' కార్యక్రమం నిర్వహించామని, దీనిలో భాగంగా పామర్రు శాఖలో రెండు కోట్ల పదహారు లక్షల మేరకు రుణాలు మంజూరు చేశామని వివరించారు. ఖాతాదారుల సహకారం బ్యాంక్ సిబ్బంది సమైక్య కృషి కారణంగా ఇది సాధ్యమైందని పామర్రు బ్రాంచ్ మేనేజర్ శేషగిరిరావు అన్నారు. ఈ విజయానికి సహకరించిన ఖాతాదారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంక్ జీఎం నవనీత్కుమార్ ఫోన్ ద్వారా మేనేజర్, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.



పామర్రు యూబీఐలో విజయ సంకేతం చూపుతున్న రీజనల్ హెడ్ హరిరామ్, మేనేజర్ శేషగిరిరావు, సిబ్బంది

జూదరుల అరెస్టు

కైకలూరు: మండలంలోని వదర్లపాడు గ్రామ సమీపంలో పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు రూరల్ స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ గాయత్రి తెలిపారు. వీరిలో గంధం మణికంఠ, మరో ఏడుగురు పట్టుబడ్డారని, వీరి నుంచి రూ.2,870 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.